క్లుప్తంగా

చెన్నకేశవ ఆలయంలో వైభవంగా పుష్పయాగం



చెరుకుపల్లి: స్థానిక చెన్నకేశవస్వామి దేవస్థానంలో పుష్పయాగం మంగళవారం వైభవంగా నిర్వహించారు. 108 కేజీల వివిధ రకాల పువ్వులతో పుష్పయాగం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామికి జరిగిన సేవలను తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ పెద్దలు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈట శ్రీనివాస వర్మ, ఆలయ కమిటీ చైర్మన్ అవ్వారు రామారావు, పాలక మండలి సభ్యులు మొగలిపువ్వు నాగేశ్వరరావు, ఎల్లెల రవికిరణ్ పాల్గొన్నారు.

పెదపులివర్రులో భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు



పెదపులివర్రు(భట్టిప్రోలు): గ్రామంలో కొలువైన వరదరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం, రాత్రి నిత్యహోమం, బలిహరణ, నిర్వహించారు. సాయంత్రం మంగళవాయిద్యాల నడుమ స్వామి వార్లకు మేజువాణి నిర్వహించారు. కార్యక్రమాలను దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మేకా సాంబశివరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు కంఠమనేని హరిప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు.

వెల్లటూరు మహంకాళి ఆలయ వార్షికోత్సవం

వెల్లటూరు(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం వెల్లటూరు లాక్ సెంటర్‌లో కొలువైన కనక దుర్గా మహంకాళీ, నాగేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం గణపతి పూజ, అభిషేకములు, కుంకుమ పూజ, సత్యన్నారాయణస్వామి వ్రతం జగింది. కోనేటిపురం నాగమల్లేశ్వరరావు బృందం భజన కార్యక్రమం నిర్వహించారు.

నేడు గుళ్లపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం

చెరుకుపల్లి: మండలంలోని గుళ్లపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం బుధవారం ఉదయం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు హాజరవుతారని చెప్పారు.

యడవూరులో చలివేంద్రం ప్రారంభం



చుండూరు(భట్టిప్రోలు): వేసవి దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చుండూరు మండలం యడవూరు అడ్డరోడ్డు వద్ద చలి వేంద్రాన్ని చైర్మన్ కైతేపల్లి షాలేమ్ రాజు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాలేమ్ రాజు మాట్లాడుతూ ప్రతి నిత్యం ఈ రహదారి మార్గంలో ప్రయాణించే బాటసారులు కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చలివేంద్రంలో మజ్జిగ, తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ఈ నెల 9న ఆలపాడులో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల సహకారంతో ఉచిత మెగా కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తోకలవారిపాలెం సర్పంచి టి.కృష్ణమోహన్, ఫౌండేషన్ సభ్యులు యన్నం సురేష్, వి.గురవయ్య, వై.దాసు, కె.నాని, కె.మాణిక్యరావు, ఎ.ఇస్సాకు, డి. నారాయణ పాల్గొన్నారు.

ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలి



చెరుకుపల్లి: ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలని ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అధికారి, డ్వామా పీడీ వై.శంకర్‌నాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సంపద కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పంచాయతీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మండల స్థాయి అధికారులు కూడా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి, నివేదికలను ఎప్పటికి అప్పుడు ఉన్నతాధికారులకు అందించాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలు పనుల కోసం వలసలు వెళ్లకుండా మహాత్మా గాంధి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డుదారులందరికీ ఎక్కువ పని దినాలు కల్పించాలని ఎన్‌ఆర్‌జీఎస్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ మురళి పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యం

రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున



కొల్లూరు ఎంపీపీ నాంచారమ్మను సన్మానిస్తున్న మంత్రి మేరుగ నాగార్జున

కొల్లూరు: మహిళలకు అన్ని రంగాలలో అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, వారి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందంజలో ఉందని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కొల్లూరులోని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు మహిళలను పట్టించుకోలేదని చెప్పారు. వారిని వంటింటికే పరిమితం చేస్తే, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు అన్ని రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నా. తొలుత కొల్లూరు ఎంపీపీ కమ్మెల నాంచారమ్మను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు రాపర్ల నరేంద్ర, యల్లమాటి మోహన్, జాలాది రూబెన్, జెడ్పీటీసీ సభ్యుడు చొప్పర సుబ్బారావు, వైస్ ఎంపీపీ మురాల రాంబాబు, వేమూరు మార్కెట్ యార్డు చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, చుండూరు సర్పంచి ఉయ్యూరు అప్పిరెడ్డి, నాయకులు సూర్యదేవర రామకృష్ణ, యలవర్తి సురేష్‌బాబు, ఆళ్లమూడి మధు, ఉప్పు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

బాపట్ల ఇంజినీరింగ్‌లో..

బాపట్ల అర్బన్: బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మాస్టర్ మోటివేటర్ డాక్టర్ దేవిక భట్నాగర్, గౌరవ అతిథిగా శాటిలైట్ కమ్యూనికేషన్ లో రీసెర్చ్ స్కాలర్, ఎన్ స్పేస్ టెక్నాలజీ కూరపాటి దివ్య పాల్గొన్నారు. దేవిక భట్నాగర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే అద్భుతమైన విజయాలను సాధించవచ్చన్నారు. కూరపాటి దివ్య మాట్లాడుతూ మహిళలు విద్య, వైద్య, రాజకీయ రంగాలలోనే కాకుండా సాంకేతిక రంగాల్లోనూ సాధికారత సాధిస్తున్నారన్నారు. కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు దొప్పలపూడి రామ్మోహన్‌రావు, గెల్లి దిలీప్ కుమార్, సెక్రటరీ మానం నాగేశ్వరరావు, కమ్మినేని హరి పద్మ ప్రసాద్, తాళ్లూరు రామకృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ నజీర్, డాక్టర్ కె.వెంకటలక్ష్మి, ఉమెన్ ఎంపవర్మెంట్ కన్వీనర్ జె.వెంకటలక్ష్మి, డాక్టర్ జె.లక్ష్మీలలిత, వై.శృతి పాల్గొన్నారు.

కర్లపాలెంలో..

కర్లపాలెం: మహిళలు నేడు అన్ని రంగాలలో సమర్థవంతంగా రాణిస్తున్నారని తహసీల్దార్ కేశవనారాయణరావు తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా డెప్యూటీ తహసీల్దార్ షేక్ సలీమా, వీఆర్వోలు సుకన్య, భవానీలను సన్మానించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్వేయర్ శ్రీరాంమూర్తి, ఆర్ఐ శ్రీనివాసరావు, వీఆర్వోలు చంద్రశేఖర్, రమేష్‌రెడ్డి, శివనాగరాజు, శివారెడ్డి, నాగరాజు, సాంబయ్య పాల్గొన్నారు.

పాలిటెక్నిక్ కళాశాలలో..

బాపట్ల అర్బన్: స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ టి.రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు వై.రమాదేవి, వై.సత్యవతి, బి.రాజశ్రీ మాట్లాడారు. అనంతరం విద్యార్థినులు ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.



మాట్లాడుతున్న దేవిక భట్నాగర్



మహిళా వీఆర్వోలను, డెప్యూటీ తహసీల్దార్‌ను సన్మానిస్తున్న తహసీల్దార్ కేశవ నారాయణరావు



సన్మానం పొందిన ఉపాధ్యాయులతో విద్యార్థినులు

గ్రామాల అభివృద్ధికి కృషి

- మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున
- పెదపులివర్రులో గడప గడపకు మన ప్రభుత్వం



పెదపులివర్రులో సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్న మంత్రి నాగార్జున

పెదపులివర్రు(భట్టిప్రోలు): గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తగిన నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున అన్నారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.

బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వ పాలన సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దావూరి వెంకటలలిత కుమారి, పార్టీ గ్రామ కన్వీనర్ కొనకాల శ్రీనివాసరావు, వేమూరు మార్కెట్ యార్డు చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, పెదపులివర్రు దేవాలయాల ధర్మకర్తల మండలి అధ్యక్షులు కంఠమనేని హరిప్రసాద్, జంపని అంజయ్య, ఉప సర్పంచి కొర్ల మాధవ, సూరేపల్లి పీఏసీఎస్ చైర్‌పర్సన్ గోవర్ధనగిరి శేషాచల శ్రీనివాసరావు(చినబుజ్జి), అమృతలూరు ఎంపీపీ రాపర్ల నరేంద్ర, ఎంపీటీసీ సభ్యులు నన్నెపాముల చంటి, వైఎస్సార్ సీపీ నాయకులు నీలా రమేష్, దావూరి నాగమల్లేశ్వరరావు, నీలా సతీష్ పాల్గొన్నారు.

ఘనంగా మహిళా దినోత్సవం

బాపట్ల అర్బన్: మహిళా దినోత్సవ వేడుకలను కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న అంజుమన్ షాపింగ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలను సన్మానించారు. ముఖ్యఅతిథిగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ నాయకుడు గంట అంజిబాబు హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన మహిళలు న్యాయవాది వై.ఉషారాణి, డాక్టర్ మేడిద దివ్యా సుధాకర్, ప్రముఖ రచయిత భవానీ దేవి, హోప్ హాస్టల్ వ్యవస్థాపకురాలు పి.మేరీ బ్యులా, డాక్టర్ ఆర్.బాలసుధలను ఘనంగా సత్కరించారు. జిల్లా మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాది బాషా, అశ్విని, దేవరాజ్ శీలం సాగర్, తాజుద్దీన్ పాల్గొన్నారు.



మహిళలను సన్మానిస్తున్న కాంగ్రెస్‌పార్టీ నేతలు

వైభవంగా వసంతోత్సవం

భట్టిప్రోలు: భట్టిప్రోలులోని భ్రమరాంబ మల్లేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి వార్లకు బింది తీర్థ, నిత్యహోమం, బలిహరణ నిర్వహించారు. మధ్యాహ్నం వసంతోత్సవం నిర్వహించారు. ఒకరికొకరు రంగులు పూసుకుని కేరింతలు కొట్టారు. రాత్రి సహస్ర దీపోత్సవం జరిగింది. జైమార్కండేయ భక్త సమాజం ఆర్గనైజర్ వంగర వీరాంజనేయులు బృందం భజన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలను దేవాలయ కార్యనిర్వాహణాధికారి దీవి వేంకట అప్పలాచార్యులు, వంశపారంపర్య ధర్మకర్తలు కొడాలి పానకాలరావు, రామశాస్త్రి, శంకరరావు, లక్ష్మీకాంతారావు, అద్దేపల్లి-భట్టిప్రోలు పద్మశాలీయ బహుత్తమ సంఘీయులు పర్యవేక్షించారు. విద్యుత్ దీపాల వెలుగులో కల్యాణ మల్లేశ్వరుని రథం కాంతులు విరజిమ్ముతూ భక్తులను విశేషంగా ఆకర్షించింది.



భట్టిప్రోలులో వసంతోత్సవంలో పాల్గొన్న యువకులు, చిన్నారులు

వెల్లటూరులో...

హోలి పురస్కరించుకుని భట్టిప్రోలు మండలం వెల్లటూరు ఎస్టీ కాలనీలో ఒకరికి ఒకరు రంగులు పూసుకునినృత్యాలు చేశారు. పండుగను రెండురోజులపాటు జరుపుకుంటామని తెలిపారు. ఆబాల గోపాలం హోలీలో తలమునకలయ్యారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు దారావత్ కుమారీబాయి పాల్గొన్నారు.

సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు

వ్యవసాయశాఖ డీడీఏ విజయనిర్మల

బాపట్ల టౌన్: అపరాల సాగులో సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ డీడీఏ విజయనిర్మల తెలిపారు. మండలంలోని ముత్తాయపాలెంలో సాగులో ఉన్న మినుము, రాగులు, పెసర, వేరుశనగ పైర్లను మంగళవారం పరిశీలించారు. డీడీఏ విజయనిర్మల మాట్లాడుతూ మినుము సాగులో నీరు నేరుగా పొలానికి పెట్టడం వలన తేమ అధికమై పైర్లు దెబ్బతిన్నాయని చెప్పారు. మినుము, పెసర, వేరుశనగ పైర్లకు నీటి తడులను తుంపర పద్ధతిలో, బోదెల ద్వారా మాత్రమే అందించాలని సూచించారు. నేరుగా పెట్టాల్సి వస్తే మోటారు సహాయంతో తడిపి వెంటనే తీసి వేయాలన్నారు. తేమ ఎక్కువైతే పైర్లు తీవ్రంగా నష్టపోతాయన్నారు. బెట్టకొచ్చిన మినుము పైర్లకు 13-0-45 (మల్టీకె) ఎకరానికి కేజీ చొప్పున పిచికారీ చేయాలన్నారు. రాగి సాగులో ప్రస్తుతం అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగుల ఉధృతి అధికంగా ఉందని, దీని నివారణకు ఎకరాకు ట్రైసైక్లోజోల్ 120 గ్రాములు, క్లోరిపరిపాస్ ఎకరాకు 500 మి.లీ చొప్పున పిచికారి చేయాలన్నారు. పొలాలను పరిశీలించిన వారిలో శాస్త్రవేత్త సాంబశివరావు, ఉప్పునీటి పరిశోధన స్థానం శాస్త్రవేత్త మృదుల, ఏడీఏ ఎ.లక్ష్మి, ఏఓ కె.శారద పాల్గొన్నారు.



ముత్తాయపాలెంలో మినుము పైర్లను పరిశీలిస్తున్న డీడీఏ విజయనిర్మల

ఉచిత వైద్యశిబిరానికి స్పందన

బాపట్ల: బాపట్ల స్పెషాలిటీ క్లినిక్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీచైతన్య కళాశాలల్లో నిర్వహించిన ఉచిత పరీక్షల శిబిరానికి స్పందన లభించింది. కళాశాల్లో మంగళవారం ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. డాక్టరు బి.శరత్‌బోస్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోండి

చెరుకుపల్లి: పదో తరగతి విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని జెడ్పీటీసీ సభ్యురాలు మరివాడ పావని పేర్కొన్నారు. మండలంలోని చెరుకుపల్లిలో 92 మందికి, గుళ్లపల్లిలో 165 మంది విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని బుధవారం పరిశీలించారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ నాయకులు మరివాడ ప్రసాద్, హెచ్ఎంలు పులి లాజర్, కె.శైలజ ఉన్నారు.

చందోలులో ఘనంగా హరిద్ర శృంగార్చన

పిట్టలవానిపాలెం: మండలంలోని చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారి దేవాలయంలో మంగళవారం హరిద్ర శృంగార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలిచైర్మన్ మోదుగుల ప్రభాకర్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి జి.నరసింహమూర్తి పాల్గొన్నారు.

వ్యాన్ బోల్తా పడి వ్యక్తి మృతి



జంపని(వేమూరు): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చౌడయ్య తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన కంకణాల సాయికుమార్, కొల్లూరు మండలం దోనేపూడిలో ఈ నెల 9న నిర్వహించనున్న తిరునాళ్ల వ్యాపారం కోసం చేసుకునేందుకు అవసరమైన సామగ్రి వ్యాన్‌లో తీసుకెళ్తున్నాడు. జంపని చెరువు మలుపు వద్ద వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. కంకణాల సాయికుమార్(25) తీవ్రంగా గాయపడ్డాడు. 108లో తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పూరిల్లు దగ్ధం

కర్లపాలెం: ప్రమాదవశాత్తు ఓ పూరిల్లు దగ్ధమైన ఘటన మండల పరిధిలోని దుండివారిపాలెంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వీఆర్వో శివ నాగేశ్వరరావు తెలిపిన వివరాలు.. దుండివారిపాలెం పంచాయతీ అక్కిరాజు దిబ్బ ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న కడలి సాయికృష్ణ భార్య తమ పూరింట్లో వంట చేసిన అనంతరం ప్రమాదవశాత్తు మంటలు ఎగసి పూరి గృహం దగ్ధమైందని తెలిపారు. ఇంటితో పాటు వంట పాత్రలు, దుస్తులు కాలిపోవటంతో రూ.70వేల ఆస్తి నష్టం జరిగిందని ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వీఆర్వో తెలిపారు.

గంజాయి స్వాధీనం

నిజాంపట్నం: గంజాయి అమ్ముతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరిచినట్లు రేపల్లె రూరల్ సీఐ ఎ.శివశంకర్ తెలిపారు. వివరాలు.. నిజాంపట్నంలో గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సీఐ శివశంకర్, నిజాంపట్నం ఎస్ఐ రమేష్ దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దేవర నాగరాజు, చింతా ఏడుకొండలు, మోపిదేవి మణికంఠపై కేసు నమోదు చేశారు.

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

పిట్టలవానిపాలెం: మండలంలోని సంగుపాలెం కోడూరు గ్రామంలో మంగళవారం కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమైయ్యాయి. మంగళవారం ప్రత్యేక హోమాలు,పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో అర్చకులు పూజలు నిర్వహించారు. బుధ, గురువారాలలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కొల్లూరులో లారీ చోరీ

ఆయిల్ లేకపోవడంతో వదిలి వెళ్లిన దొంగలు

కొల్లూరు: రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీ చోరీకి గురైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొల్లూరుకు చెందిన లారీని స్థానిక ఈపూరు చిన కాల్వకట్టపై సోమవారం రాత్రి నిలిపి ఉంచారు. అర్ధరాత్రి దాటిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు నిలిపి ఉంచిన లారీని చోరీ చేసి తరలించుకుపోయారు. మంగళవారం ఉదయం నిలిపి ఉంచిన ప్రాంతంలో లారీ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన యజమాని, డ్రైవరు చుట్టు పక్కల ప్రాంతాలలో గాలింపు చేపట్టారు. ఆయిల్ అయిపోయి పెదకొండూరు సమీపంలో నిలిచిపోవడంతో అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు లారీ గుర్తించారు. లారీ చోరీపై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ శామ్యూల్‌రాజీవ్‌కుమార్ తెలిపారు.

సుస్థిర సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

పిట్టలవానిపాలెం: సుస్థిర సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని జెడ్‌బీఎన్ఎఫ్ ఆక్టివిస్ట్ ఎం.వరదానం తెలిపారు. మండలంలోని అల్లూరు గ్రామంలో మంగళవారం సుస్థిర సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఉప్పు చెంచులక్ష్మి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ వాలి వెంకట శివారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు వాలి కృష్ణకుమారి పాల్గొన్నారు.

తాగునీరు, రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం

- ఎమ్మెల్యే కోన రఘుపతి
- పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం



పథకాలపై అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే కోన రఘుపతి

బాపట్ల: అభివృద్ధి.. సంక్షేమం రెండుకళ్ళులా పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని 24, 25 వార్డుల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. పట్టణంలో తాగునీరు, రోడ్లు నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, నర్రా వెంకట్రావు, పోలూరి వెంకన్న, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, కొక్కిలిగడ్డ చెంచయ్య, కాగిత యాజ్రయ్య,చింతల రాజశేఖర్, ఆదిలక్ష్మి, నర్రావుల వెంకట్రావు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

ఎంపీపీ కమ్మెల నాంచారమ్మ



సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ కమ్మెల నాంచారమ్మ

కొల్లూరు: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కమ్మెల నాంచారమ్మ కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. తొలుత సభ్యులు నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని విన్నవించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేసిన గ్రామాలకు తిరిగి ఆర్టీసీ బస్సులు తిప్పాలని, నైట్ హాల్ట్ బస్సులతో పాటు, దూర ప్రాంత సర్వీసులను సమీప గ్రామాలను కలుపుకుని వెళ్లేలా చూడాలని ఆర్టీసీ అధికారులను కోరారు.

శాఖల వారీగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు శాఖల పనితీరు పట్ల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్య పోలీసులు దృష్టి పెట్టడం లేదని సమావేశంలో సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ నాంచారమ్మ మాట్లాడుతూ, గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు, పలు ప్రభుత్వ శాఖల మహిళా సిబ్బందికి మహిళా దినోత్సవాన్ని పునస్కరించుకుని శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చొప్పర సుబ్బారావు, వైస్ ఎంపీపీ మురాల రాంబాబు, ఎంపీడీఓ ఐ.సత్యనారాయణరావు పాల్గొన్నారు.

పురుగు మందు తాగి వ్యక్తి మృతి

బలిజేపల్లి(వేమూరు): భార్యాభర్తల మధ్య విభేదాలతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చౌడయ్య తెలిపిన వివరాలు.. వేమూరు మండలంలోని బలిజేపల్లి గ్రామానికి చెందిన గోపిశెట్టి శివగోపయ్య ఈ నెల 3వ తేదీన పురుగు మందు తాగాడు. తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాల చికిత్స చేయించారు. ఆదివారం ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం ఆరోగ్యం పరిస్థితి సీరియస్ ఉండటంతో తెనాలి ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. వైద్యసేవలు అందిస్తుండగా గోపి శెట్టి గోపి(29) మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు.